ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

పెద్దపల్లి జిల్లా వార్తలు
5★
మంగళవారం 2 డిసెంబరు 2025

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు

- కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ టి-యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి ప్రోక్యూర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందేలా చూడాలని అన్నారు. మండల కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు త్వరితగతిన పంపాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీపీఓ వీరబుచ్చయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్



నామినేషన్ కేంద్రంలో అబ్జర్వర్ సుజాత

ధర్మారం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అబ్జర్వర్ వి. సుజాత పరిశీలించారు. నామినేషన్ వేస్తున్న వారి పత్రాలలో బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డ్ తదితర పత్రాలు చూశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని, నిబంధనకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు 5వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు ఖర్చు చేయాలన్నారు. 5వేల లోపు ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌లు 1.50 లక్షలు, వార్డు సభ్యులు 30 వేల లోపు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ప్రతి మండలంలో ఇప్పటికే అసిస్టెంట్ ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు ఉన్నారని, వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. నిబంధనల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వారి ఎన్నిక చెల్లదని హెచ్చరించారు.

- పోటాపోటీగా ఆశావహుల నామినేషన్లు
- అధికార పార్టీ నుంచే ఎక్కువ మంది
- రంగంలోకి దిగిన నాయకులు, ఎంపీటీసీ టికెట్ల ఆఫర్
- తగ్గేదేలే అంటున్న అభ్యర్థులు

మొదలైన బుజ్జగింపులు



(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మొదటి విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలో నిలిపి మిగతా వారిని పోటీ నుంచి తప్పించేందుకు బుజ్జగింపుల పర్వానికి తెర లేపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కువ మంది పోటీ పడుతుండడం గమనార్హం. గెలిచే అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బుజ్జగిస్తుండగా, తగ్గేదేలే అంటూ కొందరు, ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకుంటామని మరికొందరు తేల్చి చెబుతున్నారు. ఒక్కో పంచాయతీ నుంచి ఐదుగురు అభ్యర్థులకు తగ్గకుండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీ నుంచి సర్పంచ్ పదవికి ఐదుగురికి తగ్గకుండా పది మంది వరకు పోటీ చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. రాజకీయాలకు కతీతంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడక్కడ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు ఇద్దరిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి చాలా గ్రామాల్లో అభ్యర్థులు లేకపోగా, ఉన్న చోట వారిలో వారికి పెద్దగా పోటీ లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఏడాది న్నర కాలంగా ఎప్పుడు జరుగుతాయా అని ద్వితీయ శ్రేణి నాయకులు ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని భావించిన నాయ కులు గ్రామాల్లో చాలా వరకు ఖర్చు చేశారు. రిజర్వేష న్లు అనుకూలంగా రాని నాయకులు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వే షన్లు అనుకూలించిన చోట అధికార పార్టీలో పోటీ ఎక్కువుంది. ప్రతి గ్రామంలో అధికార పార్టీ నేతలు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని 99 పంచాయతీల్లో 823 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయగా, 896 వార్డు స్థానాలకు 2146 మంది నామినేషన్లు వేశారు.

● మెజార్టీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యం..

మెజార్టీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముందుకు సాగు తున్నారు. ఈ తరుణంలో పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం వల్ల నాయకు లకు ఇబ్బందిగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు మండల స్థాయి నాయకులు ఆ గ్రామాల్లో పార్టీ విజయావ కాశాలను బేరీజు వేసుకుంటూ బుజ్జగింపులకు యత్ని స్తున్నారు. ఒకవేళ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేసినా, ఎవరో ఒకరు గెలిచే పరిస్థితి ఉన్న చోట పోటీ నుంచి తప్పించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఇద్దరు, ముగ్గురు పోటీ చేస్తే ఓట్లు చీలి పోయి ఇతరులు గెలుస్తారని, కొందరిని పోటీ నుంచి తప్పించేందుకు పలు ఆఫర్లు పెడుతున్నారు. ఈ ఎన్ని కల తర్వాత

(మిగతా 8వ పేజీలో)

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు



పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ అంబర్ కిశోర్ ఝా

మంథని, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లంతా శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం పోలీసు కమీషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏసీపీ మడత రమేష్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. అక్కడి పరిసరాలను పరిశీలించి శాంతి భద్రతల పరంగా సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులకు గురికుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీ సు శాఖ పరంగా చర్యలు తీసుకుంటా మన్నారు. ఎవరూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని పార్టీల క్యాడర్, ప్రజలు శాంతియు తంగా ఎన్నికల నిర్వహణకు నిబంధనలు పాటించాలని కోరారు. సీఐ రాజు, ఎస్‌ఐలు రమేష్, సాగర్‌లు ఉన్నారు.

త్వరితగతిన ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారం

కోల్‌సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో త్వరితగతిన ప్రజల నుంచి ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్టు కమిషనర్ అరుణశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేది నుంచి నవంబరు 30వ వరకు 2563ఫిర్యాదులు వస్తే 2510 పరిష్కరించామన్నారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 1759 ఫిర్యాదులకు 1738 ఫిర్యాదులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. పారిశుధ్యంలో 698కి గాను 668 పరిష్కారం అయ్యాయని, టౌన్ ప్లానింగ్‌లో 81ఫిర్యాదులకు 79ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయన్నారు. రెవెన్యూ విభాగంలో 23ఫిర్యాదులకు 23 పరిష్కారం అయ్యాయన్నారు. అలాగే మెప్మా బర్త్ అండ్ డెత్‌లలో అన్ని ఫిర్యాదులు పరిష్కారమయ్యాయన్నారు. 53ఫిర్యాదులు పురోగతిలో ఉన్నట్టు ఆమె తెలిపారు.

కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ల పర్వం

● రెండో రోజు 872 నామినేషన్లు

పెద్దపల్లి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలాల్లో గల 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 204 నామినేషన్లు, 684 వార్డులకు 668 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం నామినేషన్ల గడువు ముగియనుంది.

మండలం	పంచాయతీలు	సర్పంచ్ నామినేషన్లు	వార్డులు	వార్డు సభ్యుల నామినేషన్లు
అంతర్గాం	15	46	132	110
ధర్మారం	29	80	266	266
జూలపల్లి	13	30	130	127
పాలకుర్తి	16	48	156	165
మొత్తం	73	204	684	668

ఎయిడ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి



జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ

పెద్దపల్లి టౌన్, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్ నిర్మూలనపై ప్రజల్లో విద్యార్థులు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత ఎయిడ్స్‌పై సరైన అవగాహనతో ఉండాలన్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. రక్తమార్పిడి, రక్షణలేని శృంగారం, తదితర చర్యల వల్ల వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇతరులు వాడిన షేవింగ్ బ్లేడ్లు, సిరంజీల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ చేయించుకోవాలని, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఏఆర్‌టీ మందులు రెగ్యులర్‌గా వాడాలన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, మందులు వాడుకుంటూ డాక్టర్ సలహాలు, సూచనలు పాటించాలన్నారు. దీని వల్ల టీబీ, టీబీ ఉన్న వారికి హెచ్‌ఐవీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని ఎన్జీఓలు, నెట్‌వర్క్‌లు, సీబీఓలు, వైద్యసిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని తెలిపారు. హెచ్‌ఐవీ నివారణలో అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్ సింధూర, కౌన్సిలర్ సత్యానందం, ఎల్‌టీలు సుకుమార్, రాజేష్ కుమార్, సఫియా, ఎస్‌టీఎస్ తిరుపతికి ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. సాంస్కృతిక కళాజాత బృందం పాటల ద్వారా అవగాహన కల్పించారు. అధికారులు సుధాకర్ రెడ్డి, రాజమౌళి, లయన్స్‌క్లబ్ కార్యదర్శి సత్యనారాయణ, అధ్యక్షుడు రాంకిషన్, రాజగోపాల్, నీలిమ, బిక్షపతి, లావణ్య, శ్రీనివాస్, రవి, సత్యానందంతోపాటు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఎన్జీఓలు, నెట్‌వర్క్ సీబీఓలు, ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రూపులతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది



మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లలను నాలుగు హౌసెస్‌గా విభజించామని, రెడ్‌హౌస్‌కు అబ్దుల్ కలాం, గ్రీన్‌హౌస్‌కు శకుంతల దేవి, బ్లూహౌస్‌కు సీవీ రామన్, యేల్లో హౌస్‌కు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ హౌస్‌ల మధ్య వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెచ్‌ఎంను, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. సమయపాలన పాటించాలని, మొక్కల పెంపకం, సమాజ బాధ్యత సేవా కార్యక్రమాల వైపు విద్యార్థులు దృష్టి సారించాలని తెలిపారు. గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన వసతుల వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఎంఈఓ సురేందర్ పాల్గొన్నారు.

నేటి నుంచి ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలు



ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్‌ను ఆహ్వానిస్తున్న డీఈవో శారద

జ్యోతినగర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్‌స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్‌లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవారం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె ఎన్‌టీపీసీ ఈడీ చందన్‌కుమార్‌కు కలిసి వేడుకలకు ఆహ్వానించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుండి డీఎల్‌బీవీపీలోని 7 ఉప అంశాలకు అనుగుణంగా ప్రాజెక్టులతో హాజరు కావాలన్నారు. జూనియర్ 6-8 తరగతులు, సీనియర్ 9నుంచి 12 తరగతుల విద్యార్థులు ఆయా విభాగాలలో ప్రదర్శించాలన్నారు. అలాగే జిల్లా నుంచి గత విద్యా సంవత్సరం ఎంపికైన 106 ఇన్‌స్పైర్ అవార్డు మనాక్ ప్రాజెక్టుల విద్యార్థులు పాల్గొని తమ ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని ఆమె తెలిపారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నాణ్యమైన ఆవిష్కరణలకు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఇందులో స్టెమ్ ఫర్ వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తంగా సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ ఎనర్జీ, సాంకేతికత, గణిత నమునాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ ఉప అంశాలల్లో విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించే అంశంపై సెమినార్‌లో పాల్గొనాలని తెలిపారు. డీసీఈబీ కార్యదర్శి హన్మంతు, మండల విద్యాధికారులు మల్లేశం, సురేందర్, విమల, ప్రధానోపాధ్యాయులు ఆగయ్య, స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి



జంక్షన్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్

కోల్‌సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీవ్ రహదారి పక్కన సర్వీస్ రోడ్ల నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, పని ఆగకూడదన్నారు. రామగుండంలో రహదారి నిర్మాణం కూడా త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు అభివృద్ధి పనులు జరిగేందుకు అవకాశం ఉన్న సమయమని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేయాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కళ్యాణ్‌నగర్ జంక్షన్, అబ్దుల్ కలాం జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. రమేష్‌నగర్ చౌరస్తా నుంచి అబ్దుల్ కలాం జంక్షన్ వరకు రహదారిని విస్తరించాలన్నారు. అలాగే వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్‌లలో ఎన్ని రోజులు పనులు చేస్తారని ఆయన అధికా రులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తిచేసి విద్యుత్‌లైన్లకు కనెక్షన్లు ఇవ్వాలని, పాత విద్యుత్ పోల్స్‌ను తొలగిం చాలని సూచించారు. వ్యాపారస్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట నగరపాలక సంస్థ ఈఈ రామన్, టీపీఎస్ నవీన్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, రాజ్‌కుమార్, ముస్తాఫా, నాయకులు పెద్దెల్లి ప్రకాష్, పాతపెల్లి ఎల్లయ్య, గట్ల రమేష్, దశరథం పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పలు రంగాల్లో ఉత్తమ సేవా, ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలు ఈనెల 6వ తేదీలోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సామాజిక, విద్య, వైద్య, సాహిత్యం, కళా, క్రీడా రంగాల్లో ఉత్తమ సేవ, ప్రతిభ కనబరిచిన క్రైస్తవులకు, సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుందని తెలిపారు. 30 ఏళ్లకు పైబడిన వారు తమ నామినేషన్లను అందించాలని రాష్ట్ర క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా, వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. వివరాలకు 040-23391067లో సంప్రదించాలన్నారు.

అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి




రూపు నారాయణపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు

ఓదెల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చెందిన అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం రూపునారాయణపేటలో కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్క కార్యకర్త సమన్వ యంతో కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థి గెలుపునకు కష్టపడాలని తెలిపారు. అలాగే ప్రతిపక్షాలు అవలంబించే తీరును ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్‌రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ ఆళ్ళ సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కొయ్యూరు అమరత్వం..
పీఏల్‌జీఏ ఆవిర్భావం..

- మాడ్వీ హిడ్మా పురుడుపోసిన పీఎల్‌జీఏ
- సంచలనాల కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 25 ఏళ్ళు
- నేటి నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు

6



పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

8

గుజరాత్‌లో రైలు ఢీకొని..
కరీంనగర్ విద్యార్థి దుర్మరణం


సాయివర్ధన్‌రెడ్డి(ఫైల్)

కరీంనగర్ క్రైం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రైలు ఢీకొన్న ఘటనలో కరీంనగర్ బొమ్మకల్ గ్రామానికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. రాజ్‌కోట్‌లోని మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గన్ను సాయివర్ధన్‌రెడ్డి(20) ఆదివారం దుర్మరణం చెందాడని కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాంరెడ్డి రాంరెడ్డి తెలిపారు. మృతుడి తండ్రి గన్ను రాజిరెడ్డి బొమ్మకల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు సాయివర్ధన్‌రెడ్డి రాజ్‌కోట్ సిటీలో మార్వాడి యూనివర్సిటీలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కరీంనగర్‌కు చెందిన మరికొందరు విద్యార్థులతో కలిసి సాయివర్ధన్‌రెడ్డి షాపింగ్ కోసం హాస్టల్ నుంచి ఔటింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో రైలు క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. సాయివర్ధన్‌రెడ్డి మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఉన్నతచదువుల కోసం గుజరాత్ రాష్ట్రానికి వెళ్లిన సాయివర్ధన్‌రెడ్డి పట్టాతో ఇంటికి వస్తాడనుకుంటే విగతజీవిగా మారాడని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. సాయివర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని కరీంనగర్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం మృతదేహం బొమ్మకల్‌కు చేరుకోనున్నట్లు, బొమ్మకల్ గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. సాయివర్ధన్‌రెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు.

విద్యుత్ వైర్లు అపహరణ

ఇల్లంతకుంట, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెల్జీపూర్ గ్రామంలో వ్యవసాయ బావుల నుంచి విద్యుత్ వైర్ల అపహరణ జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుండ శ్రీనివాస్ అనే రైతుకు చెందిన వ్యవసాయ బావివద్ద స్టార్టర్ నుండి బోర్‌మోటారుకు వెళ్లే 40మీటర్ల రాగివైరు సోమవారం అపహరణకు గురైంది. ఇదే గ్రామానికి చెందిన గుండ వెంకటేష్‌కు చెందిన 30మీటర్ల విద్యుత్ వైరు అపహరించుకొని పోయారు. కొద్దిరోజుల క్రితం ఎల్లమ్మగుడి సమీపంలోని బోరు వద్ద నుంచి 15మీటర్ల విద్యుత్ వైర్‌ను కత్తిరించుకొని పోయారు. గ్రామంలో వరుసగా బావుల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు స్పందించి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుచున్నారు.

- మాడ్వీ హిడ్మా పురుడుపోసిన పీఎల్‌జీఏ
- సంచలనాల కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 25 ఏళ్లు
- నేటి నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు



కొయ్యూరు అమరత్వం.. పీఎల్‌జీఏ ఆవిర్భావం

మంథని, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విప్లవోద్యమ చరిత్రలో కొయ్యూరు ఎన్‌కౌంటర్ సంచలనం రేపింది. మావోయిస్టు అగ్ర నేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిలు మంథని నియోజకవర్గంలోని (ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా) మల్హర్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో 1999 డిసెంబర్ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. వీరి మరణంతో ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఏఎల్‌జీఏ)కు డిసెంబర్ 2తో 24 వసంతాలు నిండాయి. పీఎల్‌జీఏ పేరిట సైనిక బలగాన్ని ఏర్పాటు చేసుకుంది. మావోయిస్టు అగ్ర నేతలు దేశంలోని విప్లవ సంస్థలను ఒక్క తాటి మీదకు తీసుకురావడంలో వీరు చేసిన కృషి దేశ విప్లవోద్యమ చరిత్రలో చిరస్మరణీయమైంది.. యేటా డిసెంబరు 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన నల్లా ఆదిరెడ్డి, జగిత్యాలకు చెందిన శీలం నరేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిలు తాడిత, పీడిత ప్రజల విముక్తి కోసం ఉన్నత చదువులను, కన్నవారిని వదిలి ఆయుధాలు చేతపట్టి అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటం చేశారు. సామాన్య కార్యకర్తలుగా పీపుల్స్‌వార్ లో చేరిన ఈ ముగ్గురు కేంద్ర కమిటీ నాయకుల స్థాయికి ఎదిగారు.

మావోయిస్టు పార్టీకి రక్షణ కవచంగా.. శత్రువులపై మెరుపు దాడులు చేయటానికి.. క్యాడర్‌లో పోరాట స్ఫూర్తిని నింపడానికి.. సాయుధ బలంగా.. సంచనాల అగ్రనేత మాడ్వీ హిడ్మా పురుడు పోసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఆవిర్భావానికి మంగళవారంతో రెండున్నర దశాబ్దాలు నిండాయి. ఇటీవల సంచలనం రేపిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మాడ్వీ హిడ్మా మృతి చెందాడు. ఈ క్రమంలో పీఎల్‌జీఏ 25వ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.

● ధీరత్వానికి చిహ్నంగా బేగంపేటలో స్థూపం..


బేగంపేటలో కొయ్యూరు అమరవీరుల స్మారక స్థూపం(ఫైల్)

వారి వీరత్వానికి, త్యాగాలకు చిహ్నంగా నాటి పీపుల్స్‌వార్ (మావోయిస్టు) పార్టీ ప్రథమ వర్ధంతి సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) పేరిట సైనిక బలగాన్ని ఏర్పాటు చేసుకుంది. దీంతో యేటా వారి స్మారకంగా డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవా లను నిర్వహిస్తూ వ స్తోంది. వీరి స్మారకంగా మంథని డివిజన్‌లోని రామగిరి మండలం బేగంపేటలో మావో యిస్టు పార్టీ నిర్మించిన 53 అడుగుల ఎత్తైనా స్థూపాన్ని 2005 నవంబర్ 13న కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆవిష్కరించారు.

● ఎంసీసీఐ-పీపుల్స్‌వార్ విలీనంతో పీపల్‌జీఏగా మార్పు..

దేశంలోని రెండు అతి పెద్ద మావోయిస్టు పార్టీలైన సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్, ఎంసీసీఐలు 2004 సెప్టెంబర్ 21న విలీనమై దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని విస్తరించటానికి అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ-మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. దీంతో పీపుల్స్ గెరిల్లా ఆర్మీని కాస్త పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)గా మార్చారు. అప్పటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలుగా పిలుస్తున్నారు. పీఎల్‌జీఏ పూర్తిగా మావోయిస్టు కేంద్ర మిలటరీ కమీషన్ ఆధీనంలో పని చేస్తుంది.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఏడు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష

కరీంనగర్ క్రైం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్ కేసులో దుబంబ మధు(47) అనే వ్యక్తికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధిస్తూ కరీంనగర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మి సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాఫిక్ సీఐ కరీం ఉల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షలో భాగంగా ఏడు రోజులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విధులు నిర్వహించాలని పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా పలువురికి జరిమానాలు విధించినట్లు చెప్పారు.

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

కోల్‌సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడుతూ రెండోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి గోదావరిఖని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ దురువ సోమవారం మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మరో ఏడుగురుకి రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.

ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

మంథనిరూరల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లెపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఈత చెట్టు పైనుంచి కింద పడటంతో తాళ్లపల్లి సంతోష్‌గౌడ్ అనే గీతకార్మికుడికి సోమవారం గాయాలయ్యాయి. చెట్టుపై కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో సంతోష్ గౌడ్‌కు గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు కరీంనగర్‌కు తరలించారు.

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయెద్దు

హుజూరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించిందన్నారు. కొత్తపల్లి సమీపంలో యూనిట్ నెలకొల్పడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడే కాలుష్యంతో శ్వాసకోశ, చర్మ వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయా లని, నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరారు. ప్రజా సంఘాల నాయకులు ఖలీద్, రత్నం, రవీందర్‌బాబు, తిరుపతి, ప్రభాకర్, స్వామి, ప్రకాష్, వెంకటరమణ, రమేష్, గోపాల్ రావు, ముత్యంరాజు, శ్రీనివాస్‌చందు, రవీందర్, సంపత్, దశరథం, లడ్డు, అజ్జు, రాజేశ్వర్ రావు, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.


వినతి పత్రం అందజేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

రాజన్న ఆలయ విస్తరణ పనులకు అంతరాయం

- అడుగులో భారీ రాళ్లు రావడంతో పనిచేయని డ్రిల్లింగ్ మిషన్స్

వేములవాడ టౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన విస్తర ణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఆలయం లో రూ. 76 కోట్లతో నిర్మల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ అభివృద్ధి పనులను చేపట్టారు. నెల రోజులుగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇటీవల వైజాగ్ నుంచి భారీ (బాహుబలి) డ్రిల్లింగ్ మిషన్, క్రేన్‌లను తెప్పించారు. ఈ మిషన్‌ల ద్వారా 33 అడుగుల లోతుతో పిల్లర్ గుంత లు తీస్తున్నారు. ఈ క్రమంలో మిషన్‌లకు భారీ రాళ్లు అడ్డుతగిలి డ్రిల్లింగ్ లోపలికి పోకుండా పక్కకు వెళ్తుండటంతో డ్రిల్లింగ్ పనులు చేయడం ఇబ్బందిగా మారింది. అడుగులో బండరాళ్లు రావడంతో విస్తరణ పనులకు ఆటంకం కలిగింది. ఆలయ డిజైనర్ ఆదేశాల మేరకు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో డ్రిల్లింగ్ మిషన్, క్రేన్‌లు తిప్పిపంపారు. ప్రత్యామ్నాయంగా మట్టి తవ్వి పనులు చేపట్టడానికి రూపకల్పన చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ ఈఈ నర్సింహాచారి తెలిపారు.


తిరిగి వెళ్తున్న భారీ డ్రిల్లింగ్ మిషన్

హైదరాబాద్‌కు క్షతగాత్రుడి తరలింపు

- మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి

కరీంనగర్ క్రైం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నగునూర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో చామనపల్లికి చెందిన తొంటి రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. మరో మహిళ హైమావతి చికిత్సపొందుతున్నది. ప్రమాదంలో మరణించిన రఘురాం, దేవేందర్‌రెడ్డి మృతదేహాలకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి బాధిత కుటుంబాలకు అప్పగించారు.

● మృతుల కుటుంబాలను ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

దాడి కేసులో నలుగురిపై కేసు

గంభీరావుపేట, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్‌కాలనీకి చెందిన గోల్లేని వెంకటనర్సు, గోల్లేని దేవేందర్, గొల్లేని నరసవ్వ, కవితలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గతంలో భూ వివాదంపై నలుగురు గోల్లేని నర్సయ్యపై కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సంఘటన సమయంలో అడ్డువెళ్లిన నర్సయ్య భార్య లక్ష్మీ, కొడుకులు గోల్లేని కరుణాకర్, చందులపై కూడా కర్రలతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారని సీఐ తెలిపారు. నర్సయ్య కొడుకు కరుణాకర్ ఫిర్యాదు మేరకు వెంకటనర్సు, దేవేందర్, నర్సవ్వ, కవితలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

కుక్కదాడిలో ఒకరికి గాయాలు

- మరో ఘటనలో లేగ దూడ మృతి

కోనరావుపేట, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి చెందిన కోలకాని ముత్తయ్య కుక్క దాడిలో గాయపడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ముత్తయ్య వ్యవసాయ పనుల నిమిత్తం వెళుతుండగా వీధి కుక్క దాడి చేయగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. కాగా మండలంలోని నిమ్మపల్లి గ్రామానికి చెందిన అనుముల మహేందర్‌కు చెందిన లేగ దూడపై వీధి కుక్కలు దాడి చేయగా మృతి చెందింది. సుమారు రూ. 20 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.

సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయండి

-ఎస్పీ అశోక్ కుమార్ - చోరీకి గురైన 136 సెల్‌ఫోన్లు బాధితులకు అప్పగింత



బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల టౌన్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.28లక్షల విలువ చేసే 136 సెల్‌ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు ఎస్పీ అశోక్ కుమార్ అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌ఫోన్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. మొబైల్‌ఫోన్ వివరాలను సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే త్వరగా పట్టుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 1,548 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించా మన్నారు. ఎవరికైనా సెల్‌ఫోన్ దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని, ఆ నబరుకు ఫోను చేసి అప్పగించాలని సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిన ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ టీం ఆర్ఎస్ఐ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ అజార్‌లను ఎస్పీ అభినందించారు.

కరీంనగర్ క్రైం: కరీంనగర్ బోయవాడకు చెందిన పి.వెంకటేష్ నవంబరు 18న గుంటూరుపల్లిలో ఫోన్‌ను పోగొటుకొని కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా ఫోన్ నల్గొండలో ఉన్నట్లు గుర్తించి రికవరీ చేశారు. సోమవారం రూరల్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి ఫోన్‌ను వెంకటేష్‌కు అప్పగించారు. ఫోన్ రికవరీలో కృషి చేసిన కానిస్టేబుల్ విశ్వతేజను సీఐ అభినందించారు.

కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య


శ్రీనివాస్(ఫైల్)

వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో ఫణి శ్రీనివాస్(48) కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ లక్ష్మణ్ సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలోని శ్రీనివాస్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంత కాలంగా కుటుంబంలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్య శోభ రెండేళ్ల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో మనస్థాపానికి గురై గత నెల 30న ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శోభ, కూతుళ్ల మేఘన, సహస్ర, కొడుకు అక్షయ్ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లక్ష్మణ్ వివరించారు.

సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

చొప్పదండి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మహాసభల పోస్టర్లను సోమవారం చొప్పదండిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7, 8, 9న మెదక్‌లో జరగనున్నట్లు చెప్పారు. ఉద్యోగ, కార్మిక వర్గాలు తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు కొమ్మనవేని అశోక్, నాయకులు గుంట అంజయ్య, మారం సత్తయ్య, పిట్టల కొమురెల్లి, మారం గంగమల్లు, మంద మల్లేశం, అరిగే కరయ్య, రేగుల తిరుపతి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి


బోల్తా పడిన ట్రాక్టర్

భీమారం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భీమారం మండల కేంద్రం నుంచి కాచారం రోడ్డులో సోమవారం ట్రాక్టర్ బోల్తా పడి వెంకటేష్ (41) అనే వ్యక్తి మృతిచెందాడు. భీమారం మండల కేంద్రానికి చెందిన కల్లెడ వినయ్‌కు చెందిన ట్రాక్టర్‌పై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వెంకటేష్ కాచారం నుంచి భీమారం వైపునకు వస్తుండగా అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ


ఆది శ్రీనివాస్ వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

రుద్రంగి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రుద్రంగి మండల కేంద్రంలోని రెండు జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


ఎమ్మెల్యే కవ్వంపల్లికి స్వామి చిత్రపటం అందజేస్తున్న నిర్వాహకులు

ఇల్లంతకుంట, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు మహేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎలుక రామస్వామి, మామిడి రాజు, సుదగోని తిరుపతిగౌడ్, గుర్రం ఆదిరెడ్డి, సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, కమలాకర్‌రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.

శీతాకాలంలో సిరులు


కొనాయపల్లిలో క్యాలీఫ్లవర్ తోట

● క్యాలీఫ్లవర్ సాగుపై రైతుల దృష్టి

వేములవాడ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీతాకాలంలో సిరులు కురుపించే క్యాలీఫ్లవర్ పంటపై రైతులు దృష్టిసారిస్తున్నారు. దిగుబడి సైతం అధికంగా రావడంతో రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని కొనాయపల్లి, నాంపల్లి, కురుమపల్లి, శాలరామన్నపల్లి గ్రామాల్లోని రైతులు క్యాలీఫ్లవర్ సాగుపై మక్కువ చూపుతున్నారు. క్యాలీఫ్లవర్ సాగుకు వేడి, తేమతో కూడిన వాతావరణం 20 నుంచి 27 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే అనుకూలంగా ఉంటుంది. విత్తనాలను నర్సరీలో మే, జూన్ నెలలో నాటగా మొలకెత్తిన కొద్ది రోజులకు రైతులు నర్సరీల నుంచి కొనుగోలు చేసి దమ్ముచేసుకున్న భూమిలో అర అంగుళం లోతులో నాటుకోవాల్సి ఉంటుంది. మొక్క మొక్కకు మధ్య 18 అంగుళాల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి ఎరువులు, నీరు అందిస్తే అధిక దిగుబడులు ఆశించవచ్చు.

వేములవాడ పట్టణంలోని కొనాయపల్లి గ్రామానికి చెందిన రైతు గోనె శంకర్ తనకు ఉన్న 20 గుంటల భూమిలో కొంత మేర పచ్చి మిర్చి, చిక్కుడు, బెండ సాగు చేయగా 10 గుంటల్లో క్యాలీఫ్లవర్ సాగు చేశాడు. క్యాలీఫ్లవర్ మొక్కలు నాటిన రోజు నుంచి 90 రోజులకు పంట కోతకు వచ్చింది. మార్కెట్‌లో కూడా మంచి ధర పలుకుతోందని చెపుతున్నాడు. క్యాలీఫ్లవర్ సాగులో అంతరపంటగా ఉల్లి పంటను సాగు చేసుకునే అవకాశం ఉన్నది.


క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్న రైతు శంకర్

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు



తలబడుతున్న కరీంనగర్-నల్లగొండ బాలుర జట్లు

సిరిసిల్ల టౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో పది ఉమ్మడి జిల్లాల 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల వాలీబాల్ పోటీలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. లీగ్ పద్ధతిలో బాలబాలికలకు వేరు వేరుగా నాలుగు కోర్టుల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ అభిమతాన్ని 'ఆంధ్రజ్యోతి'తో పంచుకున్నారు.

- సెమీ ఫైనల్‌కు చేరిన బాలుర జట్లు వరంగల్, నిజామా బాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జట్లు, బాలికల్లో వరంగల్, నిజాబాద్, మహ బూబ్‌నగర్, నల్గొండ జట్లు సెమీ ఫైనల్‌కు చేరాయి. మంగళ వారం ఉదయం సెమీ ఫైనల్స్, సాయంత్రం ఫైనల్ పోటీలు జరుగనున్నాయి.

జాతీయ జట్టులో స్థానం సాధిస్తా..

- ముత్యాల మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు క్రీడాకారుడు



జాతీయ జూనియర్స్ వాలీబాల్ జట్టులో స్థానం సాధిస్తాను. 2023- 24లో సబ్ జూనియర్స్ అండర్-14 వెస్ట్ బెంగాల్, 2024-25 ఎస్‌జీఎఫ్ అండర్-17 విభాగంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన వాలీబాల్ జాతీయ స్థాయిలో పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించాను.

జూనియర్స్‌లో బంగారు పతకం తెస్తాం..

- చల్ల సాహితీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు క్రీడాకారిణి



జాతీయస్థాయి జూనియర్స్ పోటీల్లో తనకు అవకాశం వస్తే ఈసారి బంగారు పతకం సాధిస్తాం. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-19 జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాను. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-19 జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాం.

అకాడమీ శిక్షణతో ఆట తీరు మారింది..

- విస్లావత్ నరేందర్, నిజామాబాద్ జిల్లా జట్టు క్రీడాకారుడు



వాలీబాల్ అకాడమీలో చేరాక నా ఆట తీరు మారింది. ఉదయం సాయంత్రం శిక్షణతో ఆటలో నైపుణ్యం సాధిస్తున్నాను. 2023, 2024లో సబ్ జూనియర్స్ అండర్-16, అండర్-17 విభాగాల్లో జరిగిన వాలీబాల్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. రాజస్తాన్‌లో జరగనున్న జూనియర్స్ జాతీయ పోటీలకు ఎంపిక అవుతానని నమ్మకం ఉంది.

ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు గుర్తింపు..

- గిన్నె లక్ష్మణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి



ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి జట్టులో స్థానం సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 49వ జాతీయ స్థాయి బాలబాలికల జూనియర్స్ చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపిక జరుగుతుంది. డిసెంబరు 16 నుంచి 20 వరకు రాజస్థాన్‌లో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి.





బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

బాల్య వివాహాల నియంత్రణపై నజర్

- ప్రత్యేక బృందాలతో అవగాహన సదస్సులు
- డిసెంబరు 6వరకు కార్యక్రమాలు
- ప్రతి గ్రామంలో 14మందితో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల ఏర్పాటు

జగిత్యాల అగ్రికల్చర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అభద్రతాభావం వంటి కారణాలతో బాల్య వివాహాలు చేస్తున్నారు. బాల్య వివాహాలతో బాలికల చదువు మధ్యలోనే ఆగిపోయి, వారి భవిష్యత్ వంటింటికే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు చిన్న వయస్సులోనే గర్భవతి కావడంతో సదరు బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో జగిత్యాల జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చే దిశగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నవంబరు 10న ప్రారంభమైన అవగాహన సదస్సులు డిసెంబరు 6వరకు కొనసాగనున్నాయి. సదస్సుల్లో బాల్య వివాహ నిరోధక చట్టం-2006, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్, ప్రాజెక్టు స్థాయిలో సీడీపీవో (ఐసీడీఎస్), మండల స్థాయిలో తహసీల్దార్, సెక్టార్ స్థాయిలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షిస్తారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీవోఏలతో పాటు మరో 12మందిని కమిటీలో సభ్యులుగా చేర్చి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేశారు. బాల్యవివాహాల రహిత జిల్లాగా జగిత్యాలను మార్చేలా 20మండలాల్లో 19 బృందాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో, జిల్లా పరిషత్ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న అధికారులు

● బాల్య వివాహాల నిరోధక అధికారి విధులు

- జిల్లాలో బాల్యవివాహాలపై ఏదైనా ముందస్తు సమాచారం ఉంటే ఇరుపక్షాల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి బాల్యవివాహం చట్టం గురించి వివరించాలి. బాల్య వివాహం జరగకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలి.
- పిల్లలతో మాట్లాడి బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించాలి.
- బాల్యవివాహం చేసుకోకుండా ఉండడం అతడి/ఆమె హక్కు అని తెలపాలి.

అవగాహనతోనే బాల్యవివాహాలకు అడ్డుకట్ట

-బోనగిరి నరేష్, పీడీ ఐసీడీఎస్, జగిత్యాల జిల్లా



జగిత్యాల జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బాల్య వివాహాలను నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సుల నిర్వహణకు ఆదేశించింది. ఇప్పటి వరకు 15మండలాల్లో సదస్సులు పూర్తయ్యాయి. డిసెంబర్ 6 వరకు మిగతా మండలాలను పూర్తిచేస్తాం. మీ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిపించే ప్రయత్నం చేస్తే చైల్డ్ హెల్ప్‌లైన్-1098, పోలీస్ హెల్ప్‌లైన్-100, వుమెన్ హెల్ప్‌లైన్-181 కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చు. బాల్యవివాహాల నియంత్రణకు అందరూ సహకరించాలి.

కొండగట్టు అగ్ని ప్రమాద నివేదిక పంపండి

- అధికారులను ఆదేశించిన సీఎం
- ముఖ్యమంత్రిని కలిసి ఆదుకోవాలన్న మంత్రి, ఎమ్మెల్యే



సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

మల్యాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దిగువ కొండగట్టులో అగ్నిప్రమాదానికి సంబంధించిన నివేదికను వెంటనే పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి ప్రమాద ఘటన గురించి వివరించారు. ప్రమాదంలో ముప్పైకి పైగా దుకాణాలు కాలిపోయి అనేక కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయన్నారు. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిహారం అందజేతకు నివేదిక కోరిన సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

విమానాశ్రయం స్థల సర్వే కోసం ఏఏఐ బృందం రాక



పెద్దపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఈ నెల 3, 4 తేదీల్లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం రామగుండం సందర్శించి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా రామగుండంలో పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చామని, ఈ విషయమై పలుమార్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. అందుకు సమ్మతించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రీ- ఫీజిబిలిటీ స్టడీ కోసం 50 లక్షల రూపాయలు కూడా కేంద్రానికి చెల్లించామని పేర్కొన్నారు. సోమవారం మరోసారి కేంద్ర మంత్రిని కలిసి త్వరగా సర్వే చేపట్టాలని కోరగా, ఆయన వెంటనే స్పందించారని తెలిపారు. ఈ నెల 3 లేదా 4వ తేదీన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రామగుండం సందర్శించనున్నదని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణమైతే పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ఆసిఫాబాద్, తదితర జిల్లాల వాసులకు రవాణా సౌకర్యం మరింత మెరుగు పడనున్నదని అన్నారు.

ఆదమరిస్తే.. అనంతలోకాలకే

సెప్టిక్ ట్యాంక్ మ్యాన్ హోల్స్‌తో పొంచి ఉన్న ప్రమాదం

జగిత్యాల టౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ఇదివరకే ఏర్పాటు చేసిన రోడ్డు ఉన్నప్పటి ఈ మధ్యకాలంలో అధికారులు కొత్త రొడ్డు నిర్మాణం చేశారు. ఈ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అధికారులు రోడ్డు నిర్మాణం చేస్తున్న క్రమంలో 60 యేళ్ల కిందట ఎస్సారెస్పీ అధికారుల కోసం క్వార్టర్లు నిర్మించి వాటి కోసం పెద్ద సెప్టిక్ ట్యాంక్‌లు కట్టారు. అధికారులు సెప్టిక్ ట్యాంక్ అడ్డుగా వచ్చిన చోట రోడ్డును కొంత మలుపు తిప్పి నిర్మాణం చేశారు. అక్కడే ప్రైమరీ స్కూల్, హైస్కూల్‌తో పాటు వైద్య విద్యార్థుల వసతి గృహాలు ఉన్నాయి. అధికారులు కొత్త రోడ్డు నిర్మించడంతో ఇటు విద్యార్థులు, నిత్యం వాకింగ్ చేసే వాకర్లు సైతం ఇదే రోడ్డును ఉపయోగిస్తున్నారు.



మ్యాన్‌హోల్స్‌ను చూపిస్తున్న విద్యార్థులు

రోడ్డును ఆనుకొని గడ్డితో కప్పబడి ఏర్పడకుండా ఉన్న సెప్టిక్ ట్యాంక్ మ్యాన్ హోల్స్ పెను ప్రమాదంగా మారాయి. గమనించకుండా ముందుకు సాగితే మ్యాన్ హోల్స్‌లో పడే ప్రమాదం ఉంది. వీధిలైట్లు కూడా లేవని ప్రమాదకర మ్యాన్ హోల్స్‌ను పూర్తిగా మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

తిమ్మాపూర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా సంఘటన స్థలంలోనే తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఎల్‌ఎండీ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని రేకుర్తికి చెందిన పొన్నం శ్రీకాంత్ గౌడ్(32) హైదారాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఉదయం హైదారాబాద్ నుంచి కరీంనగర్‌లోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. సోమవారం రాత్రి తిమ్మాపూర్ వైపు వచ్చిన పొన్నం శ్రీకాంత్‌గౌడ్ కరీంనగర్ వెళ్తున్నాడు. ఈక్రమంలో తిమ్మాపూర్ రాజీవ్ రహదారి పక్కనున్న ఓ మటన్ ట్రెడర్స్ సమీపంలో తన ద్విచక్ర వాహనాన్ని అపి రోడ్డుకు అవతలి వైపునకు వెళ్తున్నాడు. శ్రీకాంత్‌గౌడ్‌ను కరీంనగర్ నుంచి హైదారాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలతో శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ మృతదేహాన్ని కరీంనగర్‌లోని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడు శ్రీకాంత్‌గౌడ్ కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్ సోదరుడు.



శ్రీకాంత్‌గౌడ్(ఫైల్)

ఆ రెండు గ్రామాల్లో ఎన్నికలు లేవు..

సైదాపూర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంచంద్రాపూర్, కురుమపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. మండలంలోని 27 గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఉండడంతో ఆయా గ్రామాలు సందడిగా కనిపిస్తున్నాయి. రామచంద్రాపూర్, కరుమపల్లి గ్రామాలు మాత్రం వెలవెలబోతున్నాయి. రాంచంద్రాపూర్, కురుమపల్లి గ్రామాలు కలిసి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండేది. కురుమపల్లి గ్రామ ప్రజలు తమ ఊరికి ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి సర్పంచ్ గ్రామసభలో తీర్మానం చేసి కురుమపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో ప్రభుత్వం కురుమపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. రాంచంద్రాపూర్‌కు చెందిన కొందరు గ్రామస్తులు కురుమపల్లికి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు తగిన అర్హతలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా రెండు గ్రామాలను విడగొట్టారని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. దీంతో ఈ గ్రామాల్లో ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. ఈ రెండు గ్రామాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాంచంద్రాపూర్‌కు జనరల్, కురుమపల్లికి బీసీ జనరల్ కేటాయించారు. ఆశావాహులు ఎన్నికలు జరుగుతాయని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈదశలో హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆశావహులు నిరాశ చెందారు.



రాంచంద్రాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

మల్యాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినీలు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన హారిక, యశశ్విని, తేజస్విని, నిత్యశ్రీ, చందన జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా విద్యార్థినులను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.



పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో అధ్యాపకులు

వేములవాడలో భక్తజన సందోహం



ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి

వేములవాడ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): వేములవాడ ఆలయం భక్తజన సందోహంతో నిండుకుంది. సోమవారం భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లో రాజరాజేశ్వర స్వామివారిని, భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించు కుని తరించారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్నపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఇందుకు నాలుగు గంటల సమయం పట్టింది. భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం పైఅంతస్తులో కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. కల్యాణానికి అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరగడంతో 117 టికెట్లు జారీ చేశారు. కేవలం దంపతులను మాత్రమే అనుమతించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షిస్తూ తగిన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు స్నానాలకు, తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. తగినన్ని పాయింట్స్ లేకపోవడంతో భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఆలయానికి వచ్చే వాహనాలను భీమేశ్వరాలయం వైపు అనుమతించలేదు. పార్కింగ్, అన్నదానసత్రం వద్ద నోఎంట్రీ బోర్డులు పెట్టారు. దీంతో భక్తుల వాహనాలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు.

బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భీమేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో బద్దిపోచమ్మ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ పోటీలకు చరితేష్ ప్రాజెక్టు

శంకరపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ అవార్డుల పోటీలకు శంకరపట్నం మండలం మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముత్తునూరి చరితేష్ ప్రాజెక్టు ఎంపికైంది. సీనియర్స్ విభాగంలో వాహన ప్రమాదాన్ని నిలువరించే వాస్ కోట్ ప్రాజెక్టు ఎంపికైనట్లు ఉపాధ్యాయుడు బాబు తెలిపారు. సోమవారం కరీంనగర్‌లోని అల్ఫోర్స్ పాఠశాలలో ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం కంకణాల నీరజ, ఉపాధ్యాయులు అభినందించారు.

రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు తృతీయ స్థానం



ఉమ్మడి జిల్లా బాలుర ఖో-ఖో జట్టు సభ్యులతో అతిథులు

కరీంనగర్ స్పోర్ట్స్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో గత నెల 28, 29, 30 తేదీల్లో 44వ రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖో-ఖో పోటీలు నిర్వహించారు. సెమీఫైనల్‌లో ఆదిలాబాద్ జట్టుతో తలపడి ఓటమి చెంది తృతీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా బాలుర జట్టును జిల్లా ఖోఖో అసోసియేయేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రావు, జిల్లా ఖో-ఖో సంఘ సభ్యులు ట్రాఫిక్ ఆర్ఐ కుమారస్వామి, వి.సూర్య ప్రకాశ్, చిట్టి తిరుపతిరెడ్డి, డాక్టర్ ఎ.రవీందర్, డాక్టర్ వి.నవీన్ కుమార్, ఎస్‌కే మొయిుద్దీన్, కట్ట సంతోష్, బి.శేఖర్, ఆర్.తిరుపతిరెడ్డి, యోగేష్, వి.శ్రీలత, పి.జ్యోతి, జి.రేణుక, సంధ్య, ఖో-ఖో కోచ్‌లు నరేష్, వెంకటేష్, ఆనంద్, జలంధర్, కరుణాకర్, అశోక్ అభినందించారు.

పెన్షనర్ల బకాయిల కోసం..

ప్రత్యేక నిధులు విడుదల చేయాలి

- 'రేవా' రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి

కరీంనగర్ టౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయుల (పెన్షనర్ల) బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం (రేవా)రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఫిలింభవన్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ రూపాయలను ప్రభుత్వం ఇవ్వలేదని, పదవీ విరమణ పొందిన వెంటనే ఇవ్వాల్సిన వీటిని ఇప్పటి వరకు ఇవ్వక పోవడంతో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలామంది అనారోగ్యాలకు గురై చనిపోతున్నారని ఆవేదన చెందారు. ఈ విషయమై పెన్షనర్ల సంఘాలు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో స్పందించిన ప్రభుత్వం రూ.707.30 కోట్లు విడుదల చేసిందని అన్నారు. అవి కేవలం పదవిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే వారి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సరిపోతాయే తప్ప పెన్షనర్లకు బకాయిల చెల్లింపులు జరగవని, ప్రభుత్వ ప్రత్యేక నిధులు పెన్షనర్ల కోసం విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పెన్షనర్లందరికి ఏక మొత్తంగా బకాయిలను చెల్లించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవసరమైన కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె జగదీశ్వరచారి, కోశాధికారి కనపర్తి దివాకర్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాంరెడ్డి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు వంగ సుధా కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పోనమల్లు రాములు, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, కోశాధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి

మొదలైన బుజ్జగింపులు

(5వ పేజీ తరువాయి)

జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. అయినా కూడా కొందరు అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు. అలాంటి వారిని ఎమ్మెల్యేల వద్దకు తీసుక వెళుతున్నారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కోసం గడువు ఉండడంతో బుజ్జగింపు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ సవాల్‌గా తీసుకుంటున్నది. మెజారిటీ పంచాయతీల్లో గెలుపొందితే, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నిక లపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలా గైనా మెజారిటీ స్థానాల్లో పాగా వేసేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు, కొందరు స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో కూడా అధికార పార్టీకి చెందిన వాళ్లే ఎక్కువగా నామినేషన్లు వేస్తున్నారు.

అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారి అంతం


ఎయిడ్స్ నివారణ చిహ్నాన్ని చూపిస్తున్న విద్యార్థులు

కోల్‌సిటీటౌన్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి అంతం చేయాలంటే అవగాహన ఒక్కటే మార్గమని బాలికల జూనియర్ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ రాజేందర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం శారదానగర్‌లోని కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి తగ్గలేదని, వ్యాధిని నిరోధించే మందులను ప్రభుత్వాలు అందిస్తుండడంతో మరణాల రేటు తగ్గిందని తెలిపారు. అధ్యాపకులు ధనలక్ష్మి, సభాపాతిమా, లక్ష్మి, సుశీల, శ్వేత, కవిత, లలిత, రాజ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాల విద్యార్థులతో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ముఖ్యకూడలి వద్ద ఎయిడ్స్ నివారణ మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హెచ్ఎం సునీత, హెచ్ఈఓ శ్రీనివాస్, వినీత్, హెల్త్ సూపర్‌వైజర్ నీరజ, ఏఎన్ఎం సరోజన పాల్గొన్నారు.

ఐసీటీసీ కౌన్సిలర్ శంకర్‌కు ప్రశంసా

కళ్యాణ్‌నగర్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం డీఎంహెచ్ఓ వాణిశ్రీ చేతుల మీదుగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేసే ఐసీటీసీ సెంటర్ కౌన్సిలర్‌గా పని చేసే కట్కూరి శంకర్‌కు ప్రశం సాప్రతాన్ని అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో జరిగిన హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో శంకర్‌కు సర్టిఫికెట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలన కోసం కట్కూరి శం కర్ గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, లయన్స్‌క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


అవార్డు అందుకుంటున్న ఐసీటీసీ కౌన్సిలర్ శంకర్

రెండో విడత జోరుగా నామినేషన్లు

పాలకుర్తి/అంతర్గాం(ఆంధ్రజ్యోతి): పాలకుర్తి,అంతర్గాం మండలాల్లో సోమవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు మద్దతు దారులతో,డప్పు చప్పుళ్లతో నామినేషన్ల కేంద్రాలకు చేరుకొని రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. పాలకుర్తి మండలం ఏసీపీ గజ్జి కృష్ణతో పాటు సీఐ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శ్రీధర్, జడ్పీ సీఈవో కే నరేందర్, ఎంపీడీవో పొల్సాని శశికళ సందర్శించారు. అంతర్గాం మండలంలోని నామినేషన్ కేంద్రాలను తహసీల్దార్ తూము రవిందర్ పటేల్, ఎంపీడీవో వేముల సుమలత, ఏసీపీ మడత రమేష్, సీఐ ప్రవీన్ కుమార్, ఎస్ఐ బి వెంకటేశ్వర్లు సందర్శిచారు. వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని వారు సూచించారు.

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ నెల 3న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు తెలిపారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే వేడుకల్లో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు తెలిపారు.

స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పనులు ఇవ్వాలి

పెద్దపల్లిటౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పనులు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల పనుల్లో నాణ్యత లోపిస్తుందని రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కల్లెపెల్లి రవి పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ యూనియన్‌లో పనిచేసే ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలని, ప్రతి నెలా సమావేశం నిర్వహించుకోవాలని, ప్రధానంగా, యూనియన్ నిర్ణయించిన ధరలకు మాత్రమే పనులు చేయాలని సూచించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు తాండ్ర సదానందం, ప్రధాన కార్యదర్శి కల్లెపెల్లి మోహన్, సంయుక్త కార్యదర్శి దొమ్మటి రాజేష్, ఉపాధ్యక్షులు గడ్డం మధు, కోశాధికారి గడ్డం తిరుమల్, సహాయ కోశాధికారి లోకేష్‌మీనా, ప్రచార కార్యదర్శి మిరియాల రవీందర్ రావు కార్మికులు పాల్గొన్నారు.

పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

కళ్యాణ్‌నగర్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్‌ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గోదావరిఖని చౌరస్తాలో కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాకారం కోసం డిసెంబర్ 1, 2009న కామారెడ్డిలో కిష్టయ్య తుపాకితో కాల్చుకొని అమరుడయ్యారన్నారు. కిష్టయ్య వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ట్యాంక్ బండ్‌పై కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ముదిరాజ్ సంఘం నాయకుడు దబ్బెట శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బు మల్లయ్య, సాగంటి శంకర్, పిడుగు కృష్ణ, తూడి రాజయ్య, మల్లయ్య, అంజయ్య, బిక్షపతి, సురేష్, చంద్రమౌళి, కుమార్, వంశీ, ప్రణీత్, శివ, రాజు పాల్గొన్నారు.


కానిస్టేబుల్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ముదిరాజ్ సంఘం నాయకులు

కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తోడేటి శంకర్‌గౌడ్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర నాయకులు నర్సింగ్, తోడేటి స్వరూప, శనిగారపు శివకృష్ణ, గంధం పోశాలు, రాధ, సరోజన పాల్గొన్నారు.

పెద్దపల్లిటౌన్, (ఆంధ్రజ్యోతి): ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు భూతగడ్డ సంపత్ మాట్లాడుతూ ముదిరాజులు ఐకమ త్యంతో ముందుకు సాగాలని, స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ముదిరాజుల సత్తా చాటాలని,పిలుపునిచ్చారు. నర్సింహ రాజు నూనె పరమేశ్వర్ ,ఈరవేణ శ్రీని వాస్ భూతగడ్డ శ్రీనివాస్, భూతగడ్డ అజయ్, జక్కుల చంద్రమౌళి, కొలిపాక లక్ష్మీనారాయణ దావల్ల శ్రీనివాస్, కొలిపాక సదానందం పాల్గొన్నారు.

ధర్మారం తహసీల్దార్‌గా శ్రీనివాస్



ధర్మారం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ధర్మారం తహసీల్దార్‌గా దురిశెట్టి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన ఎండీ వకీల్ జూన్ 1న లాంగ్ లీవ్‌పై వెళ్లడంతో అప్పడి నుంచి ఖాళీగా ఉంది. ఆరు నెలలుగా డిప్యూటి తహసీల్దార్ ఉదయ్ కుమార్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో అడ్మి నిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ను కలెక్టర్ ధర్మారం తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మంథనిలో...

మంథని, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మంథని తహసీల్దార్‌గా ఎండీ ఆరీఫోద్దీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌లో పని చేస్తున్న ఆరీఫోద్దీన్‌ను మంథని తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ.. ఇక్కడ పని చేసిన కుమారస్వామిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టరేట్ పరిపాలన అధికారిగా ప్రకాష్

పెద్దపల్లిటౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) కలెక్టరేట్ పరిపాలన అధికారిగా సోమవారం బండి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టరేట్‌ను పరిపాలన అధికారి బండి ప్రకాష్ కలె క్టర్ కోయ శ్రీహర్ష ను మర్యాద పూర్వకంగా కలిశారు.

కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): కంప్యూ టర్ల సరఫరాకు ఈ నెల 4లోగా దరఖాస్తులు కోరు తున్నట్లు జిల్లా విద్యాధికారి శారద తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల అవసరం మేరకు దరఖాస్తులు కోరుతున్నామని, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమ ర్పించాలన్నారు. వివరాలకు సెక్టోరల్ అధికారి మల్లేష్ 9959262737 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

రేపు అయ్యప్ప మహాపడిపూజ

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాలనీలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని ఈనెల 3వతేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు సం తోషిమాత ఆలయ నిర్మాణ కర్తలు గండి వసంత సదానందంలు తెలిపారు. సోమవారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక షాపింగ్ కాంప్లెక్స్‌లో పడిపూజ మహోత్సవాన్ని చంద్రమౌళి వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు జరిగే పడిపూజ మహోత్సవంలో అయ్యప్ప మాలదారులు, స్థానిక ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈవిలేకరుల సమావేశంలో కొండ్ర స్టాలిన్, అనంతుల రాజు, దేవేందర్, రాయమల్లు పాల్గొన్నారు.

మహిళల భద్రతపై షీ టీం ప్రత్యేక చర్యలు


విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న షీ టీం ఇన్‌చార్జి

జ్యోతినగర్, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థుల భద్రతపై షీటీం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని షీ టీం ఇంచార్జి ఎస్ఐ లావణ్య తెలిపారు. సోమవారం ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ శ్రీచైతన్య హైస్కూల్ విద్యార్థులకు షీటీంపై అవగాహన కల్పించారు. వారు చేపడుతున్న భద్రత చర్యలను వివరించి, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే మొదట తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆపద సమయాల్లో డయల్ 100, అలాగే 6303923700కు ఫోన్ చేయాలన్నారు. అలాగే మొబైల్ ఫోన్‌ద్వారా ఆన్‌లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్నాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్‌కు మోసపోయిన వారు వెంటనే 1930 నెంబర్‌కు సమాచారం ఇస్తే చర్యలు చేపడుతారన్నారు. మౌనిక, సురేష్, స్నేహలత, హెడ్‌మాస్టర్ రవి పాల్గొన్నారు.

బాల్య వివాహాలను అరికట్టాలి


బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్న మహిళా సాధికారత కోఆర్డినేటర్

సుల్తానాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను అరికట్టాలని, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత భవిష్యత్తును కల్పించాలని మహిళా సాధికారత జిల్లా సమన్వయ కర్త దయా అరుణ, జెండర్ స్పెషలిస్టు సుచరిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బాలికలను రక్షిద్దాం - బాలికలను చదివిద్దాం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం ద్వారా కలిగే నష్టాలను వివరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. లింగ వివక్షత, బాలల హక్కులు, ఉన్నత విద్య, పోక్సో చట్టం, సఖి సేవలు, టోల్ ఫ్రీ నంబర్లు గురించి సదస్సులో వివరించారు. ఏపీఎం కనుకయ్య, మండల సమాఖ్య అధ్యక్షులు బొందుగుల ప్రతీక్ష, నూగిళ్ల అనుష సీసీలు పాల్గొన్నారు.


మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మూలవేతన సవరణ ఉత్తర్వులు

కాల్వశ్రీరాంపూర్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 2014లో విధుల్లో చేరిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నోషనల్ సర్వీస్‌ను పరిగణలోకి తీసుకొని మూల వేతన ఉత్తర్వులు ఇవ్వడంపై పీఎంటీఏ రాష్ట్ర కార్యదర్శి అనుముల పోచయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ నియామక ప్రక్రియ విషయంలో ఆలస్యం జరిగిందని, ఉపాధ్యాయులకు జరిగిన పలు సమస్యలపై ఈ ఉత్తర్వులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. నోషనల్ సర్వీస్ అర్హతతో వేతన సవరణ, భవిష్యనిధి, పెన్షన్ తదితర ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు.

రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక

సుల్తానాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు సుల్తానాబాద్ ఐపీఎస్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి 17 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో విద్యార్థులు సీహెచ్ ఖుషి, ఎండీఅష్రఫ్ , బి మణికంఠ, జి సుశాంత్‌లు ప్రతిభను కనబరిచారన్నారు. వీరిని ఈ నెల 1 నుంచి 3 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారని ఐపీఎస్ స్కూల్ పీడీ సత్యనారాయణ తెలిపారు. వీరి ఎంపికపై ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, చైర్మన్ సంజీవ్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి


పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కార్మికులు నేతలు

సుల్తానాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీసు వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను కార్మికులతో కలసి ఆవిష్కరించారు. ముత్యంరావు మాట్లాడుతు కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలను రాష్ట్రంలో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమన్నారు. ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్‌లో సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను నిర్వహిస్తామని, 7న కార్మిక ప్రదర్శనతో బహిరంగ సభ ఉంటుందని అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, నాయకులు రాఘవులు పాల్గొంటారన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, మల్లేష్, సురేష్, రాజయ్య, రాంమూర్తి, లక్ష్మణ్, నర్సింగ్, పాపయ్య, జయరాజ్, స్వామి, రాములు రాజేశ్వరి పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గీతా జయంతి

కోల్‌సిటీటౌన్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రామగుండం ఇస్కాన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖనిలో గీతా జయంతి వేడుక భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విఠల్‌నగర్ నుంచి హరినామ సంకీర్తన చేస్తూ మార్కండేయకాలనీలోని మురళీకృష్ణ మీదుగా బస్ డిపో వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు కొనసాగింది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్, దేవీ ఉపాసకులు కట్ట సురేష్‌భవాని, ముల్కల గోవర్ధనశాస్త్రి, వాసు, నగర వాసులు, కృష్ణభక్తులు పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): గీతా జయంతి వేడుకలను వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. భగవద్గీత పుస్తకాలను పలువురికి పంపిణీ చేశారు. నిర్వాహకులు కొత్త శ్రీనివాస్, బత్తుల సత్యనారాయణ, మేడగోని రాజమౌళిగౌడ్, రావుల సతీష్, కొమురవెల్లి హరీష్, బెజ్జంకి డిగంబర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

పెద్దపల్లి రూరల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పెద్దకల్వల నోబెల్ పాఠశాలలో సోమవారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మోహన్ రాజా మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ముత్తారంలో వాహనాల తనిఖీ

ముత్తారం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అడవిశ్రీరాంపూర్ చౌరస్తా వద్ద ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాల తనిఖీలు చేపట్టారు. రూ.50వేలకు మించి ఎవరూ కూడా తీసుకువెళ్లవద్దని సూచించారు.

డిగ్రీ కళాశాలలో టీఎస్ సెట్

పెద్దపల్లి రూరల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): టీఎస్ సెట్ లైఫ్ సైన్సెస్ మాక్ టెస్ట్ పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. లక్ష్మీనర్సయ్య తెలిపారు. మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌ను జంతు శాస్త్ర విభాగ ఇంచార్జి తిరుపతి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ నిర్వహించారు. అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.

మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ


మున్సిపల్ కార్యాయంలో సమావేశమైన కలెక్టర్

పెద్దపల్లిటౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) మున్సిపల్ కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ కోయశ్రీహర్ష తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ పరిధిలో టియూఎఫ్ఐడిసి కింద మంజూరై పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో పాత నీటి ట్యాంకులు కూలుస్తున్న విషయం ప్రజలకు తెలుపాలని, తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్చి 31 నాటికి పెద్దపల్లి పట్టణంలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, నీటి పన్ను, ఇతర పన్నుల సేకరణ లక్ష్యం ప్రకారం వసూలు చేయాలన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, బహిరంగ ప్రదేశాలు చెత్త వేస్తే భారీ జరిమానాలు విధించాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,మున్సిపల్ ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

పెద్దపల్లిటౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే స్వగ్రామం కాసులపల్లి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి నిధులు తీసకువచ్చినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వేల్పుల మనోహర్, ఆలువాల దామోదర్ రెడ్డి, దాసరి చంద్రశేఖర్ రెడ్డి, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, ఆలువాల రాజిరెడ్డి, వేల్పుల సతీష్, బిరుదు మల్లేశం, కంది ఓదెలు, రాపోలు శంకర్, పింద్యాల జనార్ధన్ రెడ్డి, ఇరుమల్ల హన్మంత్, తదితరులు ఉన్నారు. పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే

యాదవుల ఆత్మగౌరవంపై దాడి

పెద్దపలిల్లిటౌన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లా ఎల్లమ్మ గూడెంలో యాదవ కుటుంబానికి చెందిన మామిడి లక్ష్మి, గిరియాదవులపై జరిగిన సంఘటనను అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యువజన విభాగం ఖండించింది. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాగర్ యాదవ్, ఏఐవైఎం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి యాదవులు మాట్లాడుతూ నిందితులైన బోళ్ళ వెంకటరెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్, లక్ష్మణ్, దారవేణి పోచం యాదవ్, మంద భాస్కర్, ఆవుల రాజేష్, పాల్గొన్నారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థులకు పతకాలు

కోల్‌సిటీటౌన్, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం గాజువాక ఇండోర్ స్టేడియంలో జరిగిన 28వ ఒకినావా మార్షల్ ఆర్ట్ అకాడమీ జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్-2025లో గోదావరిఖనికి చెందిన రెడ్‌డ్రాగన్ కరాటే ఇన్‌స్టూట్ దోజో విద్యార్థులు ప్రతిభ కనపర్చి పతకాలు సాధించారు. కటా, కుమితే విభాగాల్లో 25 బంగారు, వెండి, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రిత్యా, బి.సంజనప్రియా, బి.మితిలేష్, ఆరాధ్యనందన, అబ్బు వివాన్ రెడ్డి, అయాష్‌నిగమ్, ధన్యాషారన్, ప్రవస్థి, ఈ అక్షిత, బి.విష్ణుప్రియా, సాన్వి, ఎస్.సురక్ష, కె.ఆకృత్, సోని పతకాలు సాధించారు. విద్యార్థులను సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అభినందించారు. డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ మొండయ్య, కోచ్ క్రాంతికుమార్, అమృత్‌సాయి పాల్గొన్నారు.


విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్



నవంబరు నెల ఆర్జీ-2 ఉత్పత్తి 94 శాతం

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): నవంబరు నెలలో ఆర్జీ-2 ఏరియా 94 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు ఏరియా జీఎం బండి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. నవంబరులో ఏరియా నిర్దేశిత లక్ష్యం 10,29,000 టన్నులు కాగా 9,69,656 టన్నులు(94%) సాధించినట్టు జీఎం తెలిపారు. ఓబీ వెలికితీత లక్ష్యం 52,50,000 క్యూబిక్ మీటర్లకు గానే 60,37,039 క్యూబిక్ మీటర్లు(115%) శాతం సాధించినట్టు తెలిపారు. ఓసీపీ-3 ప్రాజెక్టు 93% బొగ్గు ఉత్పత్తి సాధించగా, వకీల్‌పల్లె గని 123% ఉత్పత్తి జరిగినట్టు జీఎం తెలిపారు. ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడం కారణంగా సింగరేణిలో ఆర్జీ-2 ఏరియా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు జీఎం పేర్కొన్నారు.

ఆర్జీ-3, ఏపీఏ ఉత్పత్తి వివరాల వెల్లడి

రామగిరి, (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో నవంబరు నెలలో సాధించిన ఉత్పత్తి వివరాలను సోమవారం జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వర్‌రావులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఆర్జీ-3 ఏరియాకు నిర్ధేశించిన 5.70 లక్షల టన్నులకు గాను 4.09 లక్షల టన్నులు 72 శాతంలో నిలిచిందన్నారు. డివిజన్ పరిధిలోని ఓసిపి-1 కు నిర్ధేశించిన 3.20లక్షల టన్నులకుగాను 1.20 లక్షల టన్నులు 38 శాతంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఓసిపి-2కు నిర్ధేశించిన 2.50 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 2.89 లక్షల టన్నులు సాధించి 116శాతంలో నిలిచినట్లు తెలిపారు. ఏపిఏ డివిజన్ పరిదిలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టుకు నిర్ధేశించిన 1.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి 0.17 లక్షల టన్నులు సాధించినట్లు పేర్కొన్నారు. బాధ్యతా యుతంగా పని చేస్తూ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని సూచించారు. డిసెంబరు రెండో వారంలో 3 వ ప్యానల్ లాంగ్వాల్ సాల్వేజింగ్ పనులను పునః ప్రారంభిస్తామని తెలిపారు.

వృత్తి విద్యా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సింగరేణి సేవా సమితి ఆర్జీ-2 ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృత్తి విద్యాకోర్సులకు శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏరియా అధికార ప్రతినిధి, ఏజీఎం(పర్సనల్) అరవిందరావు ప్రకటనలో పేర్కొన్నారు. బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత కోర్సులో ఏడాది కాలం బోధనా అనుభవం ఉన్న వారు శిక్షకులుగా అర్హులని తెలిపారు. అర్హులైన మహిళలు తమ బయోడేటా, ధ్రువీకరణ పత్రాలతో 5వ తేదీలోపు పర్సనల్ విభాగంలో సంప్రదించాలని సూచించారు.

నూతన కార్మిక చట్టాలపై దుష్ప్రచారం


మాట్లాడుతున్న యాదగిరి సత్తయ్య

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొన్ని కార్మిక సంఘాలు నూతన చట్టాలపై దుష్ప్రచారం చేస్తు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. సోమవారం ఆర్జీ-2 ఏరియా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని 40 కోట్ల మంది కార్మికులకు చట్టాల కారణంగా మేలు జరుగుతుందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సంస్థల పరిరక్షణ, పరిశ్రమల ప్రగతి, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించినట్టు తెలిపారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి, మాదాసి రవీందర్, గట్టు శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, నరేష్, శివాజీ, లింగంనాయక్, సాంబయ్య, శంకర్, శేఖర్, పాల్గొన్నారు.